ప్రజాశక్తి

శనివారం 8 ఏప్రిల్ 2023

8 పేజీలు



విశాఖపట్నం



అనకాపల్లి

ప్రభుత్వాల నిరంకుశ పాలనపై..

సిపిఎం, సిపిఐ సమర శంఖారావం



మాట్లాడుతున్న జగ్గునాయుడు, పైడిరాజు

- 14 నుంచి 30 వరకూ ఉమ్మడి ప్రచార ఆందోళన
- విలేకరుల సమావేశాల్లో వివరాలు వెల్లడించిన నాయకులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపైనా, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాల అసమర్ధ తీరుపైనా పోరాటానికి సిపిఎం, సిపిఐ ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు తెలియజేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 30 వరకు జిల్లా పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ ప్రచార ఆందోళనకు సంబంధించిన వివరాలను శుక్రవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో ఆ పార్టీల నేతలు వెల్లడించారు.

ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం)

అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎం.పైడిరాజు, ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మతోన్మాద విధానాలను అనుసరిస్తూ పాలన సాగిస్తోందని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా నేడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య తాండవిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బిజెపి, వైసిపిలు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల సాకుతో ప్రైవేటుపరం చేస్తున్నాయని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వనరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. వాడవాడలా కరపత్రాలు పంచుతూ ముఖ్యమైన కూడళ్లలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణానికి, నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం కోసం కేంద్రం నిధులివ్వకపోవడం దారుణమని, వీటిపై ప్రశ్నించేందుకు వైసిపి ధైర్యం చేయడం లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, జనసేనలు బిజెపి విధానాలపై నోరెత్తకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జి 20 సమావేశాల మిగతా 2లో..



మాట్లాడుతున్న కోటేశ్వరరావు, వెంకటరమణ



ఆసరా చెక్కు అందజేస్తున్న వైవి.సుబ్బారెడ్డి

'ఆసరా'తో మహిళాభ్యున్నతి

టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి

వార్త 3లో..

న్యాయం కోసం టవర్ ఎక్కిన దళిత రైతు

ప్రజాశక్తి - పెందుర్తి : ముదపాక పంచాయతీలో భూమి కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన దళిత రైతు ముదపాక రాము శుక్రవారం విద్యుత్ టవర్ ఎక్కాడు. 'సిఎం సార్.. ముదుపాక దళిత రైతుల భూములను కాపాడండి' అంటూ ఫ్లెక్సీ పట్టుకుని టవర్ పై నుంచే నినదించాడు. సమాచారం మిగతా 2లో..



విద్యుత్ టవర్‌పై రైతు రామము

జి 20తో జివిఎంసి ఖజానా ఖాళీ

వార్త 4లో..

వసుధ ఫార్మాలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

వార్త 6లో..

వాకపల్లి బాధితులకు న్యాయం చేయాలి

వార్త 8లో..



విశాఖ నగరంలో భక్తి శ్రద్ధలతో ఏసుక్రీస్తును ఆరాధిస్తున్న భక్తులు

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో క్రీస్తు వేడుక

వార్త 3లో..

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి

- విశాఖలో ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీల ఆధ్వర్యాన సంతకాల సేకరణ



విశాఖ నగరంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం

ప్రజాశక్తి - కలెక్టరేట్ : ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి తుర్లపాటి కామేశ్వరరావు అధ్యక్షతన కెజిహెచ్ ఒపి గేటు, జగదాంబ జంక్షన్‌లలో శుక్రవారం కార్యక్రమం చేపట్టారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని, పెరిగిన మందుల ధరలను రద్దు చేయాలని, మందులపై జిఎస్‌టి ఎత్తేయాలని కోరుతూ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు కె.శేషు, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ చైర్మన్ ఎర్ర శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి స్రవంతి నేతృత్వం వహించారు. సంతకాల సేకరణ ఉద్యమంలో డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, సిఐటియు నాయకులు, ప్రజలు భాగస్వాములయ్యారు. సిఐటియు సీనియర్ నాయకులు వై.రాజు తయారుచేసిన కళా రూపాలు ప్రజలను ఆకర్షించాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా ఆరోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన 'అందరికీ ఆరోగ్యం' నినాదం అమలుకావాలన్నారు. ప్రతి పౌరుడు జీవించి ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పెద్ద మొత్తంలో మంధుల ధరలు పెరిగిపోయాయని, 800 రకాల మందులపై 12.12 శాతం ధరలు పెరగడం ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరమని అన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్యంపై కేటాయింపులను ఐదు శాతం పెంచాలని కోరారు. ఎపిఎంఎస్‌ఆర్‌యు జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ 40 సంవత్సరాలు వీరోచితంగా పోరాడి అత్యవసర, నిత్యవసర మందులను కంట్రోల్‌లోకి తీసుకొచ్చిన తరువాత ఆ మందులపై కూడా ధరలు పెంచడం మిగతా 2లో..

మొదటి పేజీ తరువాయి..

సిపిఎం, సిపిఐ సమర శంఖారావం

నిర్వహణకు జివిఎంసి యంత్రాంగం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని, విశాఖ అభివృద్ధి కంటే వైసిపి అనుయాయుల జేబులు నింపడానికే ఆ సొమ్ము ఉపయోగపడిందని నాయకులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే సమావేశాలకు స్థానిక ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును వినియోగించడంపై మండిపడ్డారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌కె రెహమాన్, పి.చంద్రశేఖర్, సిఎస్‌.క్షేత్రపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు పాల్గొన్నారు.

అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 14న అంబేద్కర్ జయంతి రోజు నుంచి 30 వరకు జిల్లాలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజా పోరాటాలు చేపడతామన్నారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న క్యాంపెయిన్ వివరాలను వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, భారాలపై జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడంతో జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో అనకాపల్లి జిల్లాకు సాగు నీటి సౌకర్యం కల్పించే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని చూడటం దారుణమన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా మార్చడంతో అచ్యుతాపురం సెజ్, బ్రాండిక్స్, పరవాడ ఫార్మా ఇతర పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై పోరాడుతున్న సంఘాలపై నిర్బంధం ప్రయోగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాలుగు సహకార చక్కెర కర్మాగారాలను ఆధునికీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. మూతవేసిన తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు మాకిరెడ్డి రామునాయుడు, రాజాన దొరబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా శ్రీరామ్, అల్లు రాజు పాల్గొన్నారు.

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి

దారుణమన్నారు. జిఎస్‌టి పెరగడం అన్యాయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్యం కుంటుపడుతోందని, ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరవాలని ఆకాంక్షించారు. సిఐటియు సీనియర్ నాయకులు వై.రాజు మాట్లాడుతూ ఇప్పటికే సామాన్యులకు వైద్యం అందుబాటులో లేకుండా పోయిందన్నారు. పిఏవి జిల్లా కార్యదర్శి కె.శేషు మాట్లాడుతూ ఆరోగ్యం ప్రజల హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో చంద్రమౌళి, రాజేష్, హరి పాల్గొన్నారు.

ఎంవిపి.కాలనీ : నగరంలో గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో విశ్రాంతి డిప్యూటీ తహశీల్దార్ తిరునగిరి సాయి ప్రకాష్ మాట్లాడారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి.రత్నం, తదితరులు పాల్గొన్నారు.

న్యాయం కోసం టవర్ ఎక్కిన దళిత రైతు

తెలుసుకున్న కుమారులు టవర్ దగ్గరకు వచ్చి తండ్రిని బతిమిలాడి కిందకు దించారు. ముదపాక పంచాయతీలో వైఎస్‌ఆర్ లే అవుట్ పేరుతో సర్వే నెంబర్ 76-1లో 3 ఎకరాలా 26 సెంట్లు భూమిని ప్రభుత్వం తీసుకొని ఎల్‌పిఒసి ఇచ్చి ఇంతవరకు భూమి చూపించకపోవడంతో ఆ రైతు మనస్తాపానికి గురై హై టెన్షన్ టవర్ ఎక్కాడు.

735వ రోజుకు ఉక్కు జెఎసి దీక్షలు

ప్రజాశక్తి - కలెక్టరేట్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమిస్తామని కేంద్రం ప్రకటించాలని ఐఎఫ్‌టియు నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 735వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఐఎఫ్‌టియు కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కె.మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.లక్ష్మి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను కేంద్ర ప్రభుత్వం విరమిస్తున్నట్లు ప్రకటించాలని, సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులందరికీ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో ప్రొఫెసర్ ఎస్.సూరప్పడు, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, జయ, రాంబాబు, బి.భూషణం పాల్గొన్నారు.



దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న నాయకులు

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ సైబర్ క్రైమ్ సిఐ భవాని ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాలు ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో సమానంగా విశాఖలో కూడా పెరుగుతున్నాయన్నారు. నగర వాసులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ నగదును పోగొట్టుకుంటున్నారని తెలిపారు.

మహారాజశ్రీ 2nd Addl. సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు, విశాఖపట్టణం

I.P. No. 3/2023

Between:
Matta Narasimharaju ***...Petitioner***
AND
1. Kandregula Krishna Kumari, W/o. Dharmarao, Hindu, aged 60 years, House wife, Karmika Nagar, beside Lane Ministery of Road Transport and Highways Office, 2nd House, Pendurti Visakha District, Jr.Cl.J., Pendurthi.
2. Bandaru Naga Lalitha Kumari, W/o. Bandaru Srinivasa Rao, Hindu, aged 47 years, Vijaya Enclave, Flat No. S2, D.No. 14-50/7, Balaji Gardens, R.R. Venkatapuram, Visakhapatnam VSP Jr.Cl.J.
...Respondents

పై గ్రంథములో పిటీషనర్ 1వ ప్రతివాది, 2వ ప్రతివాదికి వ్రాసి ఇచ్చిన క్రయ దస్తావేజు నెం. 6396/22, ది. 01-09-2022, SRO పెందుర్తి జాయింట్ సబ్ రిజిస్ట్రరులో రిజిష్టరు కాబడిన సదరు దస్తావేజు చెల్లదని మరియు 1వ ప్రతివాది ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని పై కోర్టులో గ్రంథము దాఖలు చేసియున్నారు. కావున ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్న ఎడల **ది. 24-04-2023వ తేదీన పై కోర్టు వారి ఎదుట ఉదయం 10.30 గం॥లకు** స్వయంగా గాని, లేదా ప్లీడరు ద్వారా గాని హాజరై తమ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేనిచో కోర్టు చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకొందురు.

(By Order of Court)
ఎం.వి.నాగలింగేశ్వరరావు
విశాఖపట్టణం అడ్వకేట్, విశాఖపట్టణం
ది.01-04-23 సెల్: 9849035523

IN THE HON'BLE COURT OF THE II ADDL. JUNIOR CIVIL JUDGE AT: VISAKHAPATNAM
O.S. 1396/2021

Between :
INDIAN BANK, Seethammapeta Branch, Visakhapatnam,
Rep. by its Branch Manager ...Plaintiff-Bank
And:
P. Nagamani ...Defendant

SUMMONS

To,
The Defendant :
P. NAGAMANI, W/o. Not Known, Hindu, aged about 32 years, C/o.B. Sreenu Babu, D.No.22-73-26/4, Near Town Hall Road, Seetaramaswamy Temple Street, Visakhapatnam-530001 and R/at D.No.50-12-9, Seethammapeta, Visakhapatnam-16.

Please take notice that the above named plaintiff has instituted the above suit against you for recovery of suit amount and with subsequent interest and costs, other reliefs and the suit stands posted to **09-05-2023** for your appearance. You are hereby summoned to appear before the Hon'ble Court either in person or through duly instructed Advocate on **09-05-2023** at **10:30 A.M** in the above Court to answer all material questions, failing which the suit will be heard and determined in your absence, as per law.

(By Order of the Hon'ble Court)
G. LAKSHMI RAMBABU, S. VARALAKSHMI
Advocates, Visakhapatnam.
Cell: 9440366567, 8074657593

IN THE HON'BLE COURT OF THE II ADDL. JUNIOR CIVIL JUDGE, AT: VISAKHAPATNAM
O.S. 1518/2021

Between:
Bank of Baroda, Asilmetta Branch, Visakhapatnam, Rep. by its Power of Attorney Holder Sri N. Subhramanyam ... Plaintiff
And:
M/s. May Fair and Another ...Defendants

SUMMONS

To
D-1: M/s. May Fair, Rep. by its Prop.: B. Padmavathi, Flat No.102, Sagar Vihar Apartments, Near Matsya Darshini, Visakhapatnam.
D-2: Beesetty Padmavathi, W/o. Shyam Sundar, R/at Plot No.5, Daspalla Hills, Maharanipeta, Visakhapatnam-530002.

Please take notice that the plaintiff herein has filed the above suit on the file of II Addl. Junior Civil Judge Court at Visakhapatnam against you for recovery of Loan amount and the same was posted to **26-04-2023** for your appearance. You are hereby directed to appear in the Hon'ble Court either in person or through duly instructed Advocate on **26-04-2023** at **10:30 A.M** in the above Court to answer all material questions, failing which the matter will be heard and determined in your absence, experte as per law.

(By Order of the Hon'ble Court)
Y.N. RAO, Advocate
Visakhapatnam-43,
Cell: 9247165839.

మహారాజశ్రీ 2nd Addl. సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు, విశాఖపట్టణం

I.P. No. 2/2023

Between:
Matta Narasimharaju ***...Petitioner***
AND
1. Kandregula Krishna Kumari, W/o. Dharmarao, Hindu, aged 60 years, House wife, Karmika Nagar, beside Lane Ministery of Road Transport and Highways Office, 2nd House, Pendurti (V), Bhimili Jr.Cl.J. Visakha District.
2. Boddeti Nagamani, W/o. B.V.R. Chalapathi Rao, D/o. Koyilada Apparao, Hindu, aged 50 years, House wife, D.No. 18-25/1, Chandra Nagar, Gopalapatnam, Visakhapatnam, VSP Jr. Cl.J.
3. Pinisingi Nagamani, W/op. Sridhar, Hindu, aged 46 years, House wife, beside MRF Tyres Showroom, Opp. 5th Town P.S Aaryan Enclave, Flat No. SF-1, Satya Nagar, Manchukonda Thota, Visakhapatnam, VSP Jr.Cl.J.
...Respondents

పై గ్రంథములో పిటీషనర్ 1వ ప్రతివాది, 2వ ప్రతివాదికి వ్రాసి ఇచ్చిన క్రయ దస్తావేజు నెం. 6397/22, ది. 01-09-2022, SRO పెందుర్తి జాయింట్ సబ్ రిజిస్ట్రరులో రిజిష్టరు కాబడిన సదరు దస్తావేజు చెల్లదని మరియు 1వ ప్రతివాది ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని పై కోర్టులో గ్రంథము దాఖలు చేసియున్నారు. కావున ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్న ఎడల **ది. 19-04-2023వ తేదీన పై కోర్టు వారి ఎదుట ఉదయం 10.30 గం॥లకు** స్వయంగా గాని, లేదా ప్లీడరు ద్వారా గాని హాజరై తమ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేనిచో కోర్టు చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకొందురు.

(By Order of Court)
ఎం.వి.నాగలింగేశ్వరరావు
విశాఖపట్టణం అడ్వకేట్, విశాఖపట్టణం
ది.01-04-23 సెల్: 9849035523

మహారాజశ్రీ నర్సీపట్నం సీనియరు సివిల్ జడ్జి వారి కోర్టులో
O.S.NO:33/2017

మధ్యన:
1.చింతకాయల నారాయణమూర్తి ... వాదులు
మరియు:
1.జీలుగు శ్రీనివాసరావు మరియు 9 గురు ... ప్రతివాదులు.
టు:
9వ ప్రతివాది: చింతకాయల గంగయ్యమ్మ భర్త లేటు రాజుబాబు, 55 సం॥లు వ్యవసాయం, పాత రామకోవెల దగ్గర, రోలుగుంట గ్రామము, మండలం, అనకాపల్లి జిల్లా.
10వ ప్రతివాది: చింతకాయల రామకృష్ణ తండ్రి లేటు రాజుబాబు, 55 సం॥లు వ్యవసాయం, పాత రామకోవెల దగ్గర, రోలుగుంట గ్రామము, మండలం, అనకాపల్లి జిల్లా.

జనరలు నోటీసు

యిందలి వాది తన యొక్క హక్కులు నిర్ధారించమని కోరుచూ పై కోర్టులో ఒ.యస్. 33/2017గా దావా ధాఖలు చేసినందున, 9 మరియు 10వ ప్రతివాదులకు యెన్ని సార్లు దావా సమన్సు పంపిననను తీసుకోనందున శ్రీ కోర్టు వారు పేపర్ పబ్లికేషన్‌ద్వారా నోటీసు పంపమని ఆదేశించినందున ఈ పేపర్ ద్వారా మీకు నోటీసు పంపడమయినది సదరు విషయమలో మీకు ఎట్టి ఆక్షేపణలున్నాయొ **తేది 10-04-2023 ఉదయము 10-30 గంటలకు** పై కోర్టు వారి యెదుట స్వయముగా కాని అడ్వొకేటు ద్వారా కాని హాజరై తమకు గల ఆక్షేపణలు తెలియపర్చ వలెను లేనిచో సదరు విషయమై మీ పరోక్షమున విచారించి తీర్మానము చేయాదురు అని ఈ నోటీసు మూలంగా తెలియపర్చడమైనది.

గొలుసు శంకరరావు
పిటీషనరు తరుపున న్యాయవాది
నర్సీపట్నం. సెల్: 9440403999.
తేది 07-04-23

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఐ.ఏ.నెం. 22/2023 ఇన్ ఓ.ఎస్.నెం. 295/2014

బిట్వీన్:
మల్లపు రవీంద్రకుమార్ **...పిటీషనరు /వాది**
అండ్
మల్లపు నరేంద్రకుమార్ అండ్ వగైరా **...రెస్పాండెంట్లు /ప్రతివాదులు**

టు: ఆర్-7 టు ఆర్-8:
ఆర్-7: దూండి రాజేష్, తండ్రి: డి.బి.ప్రభాకరరావు, డో.నెం. 58-30-68, ఎన్.ఎ.డి.పోస్టు, విశాఖ పట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఆర్-8: దూండి సురేష్, తండ్రి: డి.బి.ప్రభాకరరావు, డో.నెం. 58-30-68, ఎన్.ఎ.డి.పోస్టు, విశాఖ పట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

పై నెంబరు గ్రంథములో /దావా 3వ ప్రతివాది శ్రీమతి మల్లపు మాలతి గారు మరణించినందున వారి ముఖ్య వారసులైన మిమ్ములను ప్రతివాదులుగా చేయమని కోరుచూ దాఖలు చేసిన పిటీషను నందు నోటీసులను మీరు బుద్ధిపూర్వకంగా తీసుకొనకుండా Evade చేయుచున్నందున శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం Substitute Service ద్వారా అమలు జరుపుటకు గాను **ది.17-04-2023న వాయిదా** వేసినారు. **కావున మీరు సదరు వాయిదా రోజున ఉదయం గం॥ 10:30 ని॥లకు పై కోర్టులో హాజరై మీ ఆక్షేపణలు తెలియజేయవలెను.** లేని ఎడల మీ పరోక్షమందు పైదావా తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

బి.వి.యస్.ఆర్.కె.మనోహర్
తోట జగదీష్‌కుమార్
తాడేపల్లిగూడెం, 07-04-23. అడ్వకేట్స్, తాడేపల్లిగూడెం.
సెల్: 94410 54463, 80960 26627

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఐ.ఏ.నెం. 20/2023 ఇన్ ఓ.ఎస్.నెం. 295/2014

బిట్వీన్:
మల్లపు రవీంద్రకుమార్ **...పిటీషనరు /వాది**
అండ్
మల్లపు నరేంద్రకుమార్ అండ్ వగైరా **...రెస్పాండెంట్లు /ప్రతివాదులు**

టు: ఆర్-7 టు ఆర్-8:
ఆర్-7: దూండి రాజేష్, తండ్రి: డి.బి.ప్రభాకరరావు, డో.నెం. 58-30-68, ఎన్.ఎ.డి.పోస్టు, విశాఖ పట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఆర్-8: దూండి సురేష్, తండ్రి: డి.బి.ప్రభాకరరావు, డో.నెం. 58-30-68, ఎన్.ఎ.డి.పోస్టు, విశాఖ పట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

పై నెంబరు గ్రంథములో /దావా 3వ ప్రతివాది శ్రీమతి మల్లపు మాలతి గారు మరణించినందున వారి ముఖ్య వారసులైన మిమ్ములను ప్రతివాదులుగా చేయమని కోరుచూ దాఖలు చేసిన పిటీషను నందు నోటీసులను మీరు బుద్ధిపూర్వకంగా తీసుకొనకుండా Evade చేయుచున్నందున శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం Substitute Service ద్వారా అమలు జరుపుటకు గాను **ది.17-04-2023న వాయిదా** వేసినారు. **కావున మీరు సదరు వాయిదా రోజున ఉదయం గం॥ 10:30 ని॥లకు పై కోర్టులో హాజరై మీ ఆక్షేపణలు తెలియజేయవలెను.** లేని ఎడల మీ పరోక్షమందు పైదావా తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

బి.వి.యస్.ఆర్.కె.మనోహర్
తోట జగదీష్‌కుమార్
తాడేపల్లిగూడెం, 07-04-23. అడ్వకేట్స్, తాడేపల్లిగూడెం.
సెల్: 94410 54463, 80960 26627

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఐ.ఏ.నెం. 21/2023 ఇన్ ఓ.ఎస్.నెం. 295/2014

బిట్వీన్:
మల్లపు రవీంద్రకుమార్ **...పిటీషనరు /వాది**
అండ్
మల్లపు నరేంద్రకుమార్ అండ్ వగైరా **...రెస్పాండెంట్లు /ప్రతివాదులు**

టు: ఆర్-7 టు ఆర్-8:
ఆర్-7: దూండి రాజేష్, తండ్రి: డి.బి.ప్రభాకరరావు, డో.నెం. 58-30-68, ఎన్.ఎ.డి.పోస్టు, విశాఖ పట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఆర్-8: దూండి సురేష్, తండ్రి: డి.బి.ప్రభాకరరావు, డో.నెం. 58-30-68, ఎన్.ఎ.డి.పోస్టు, విశాఖ పట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

పై నెంబరు గ్రంథములో /దావా 3వ ప్రతివాది శ్రీమతి మల్లపు మాలతి గారు మరణించినందున వారి ముఖ్య వారసులైన మిమ్ములను ప్రతివాదులుగా చేయమని కోరుచూ దాఖలు చేసిన పిటీషను నందు నోటీసులను మీరు బుద్ధిపూర్వకంగా తీసుకొనకుండా Evade చేయుచున్నందున శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం Substitute Service ద్వారా అమలు జరుపుటకు గాను **ది.17-04-2023న వాయిదా** వేసినారు. **కావున మీరు సదరు వాయిదా రోజున ఉదయం గం॥ 10:30 ని॥లకు పై కోర్టులో హాజరై మీ ఆక్షేపణలు తెలియజేయవలెను.** లేని ఎడల మీ పరోక్షమందు పైదావా తీర్మానించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

బి.వి.యస్.ఆర్.కె.మనోహర్
తోట జగదీష్‌కుమార్
తాడేపల్లిగూడెం, 07-04-23. అడ్వకేట్స్, తాడేపల్లిగూడెం.
సెల్: 94410 54463, 80960 26627

జి 20తో జివిఎంసి ఖజానా ఖాళీ

- అభివృద్ధి పనుల పేరిట నిధుల దుర్వినియోగం
- ప్రజా ధనం వృథాపై బహిరంగ చర్చకు సిద్ధమా ?
- వైసిపి పాలక వర్గానికి సిపిఎం కార్పొరేటర్ గంగారావు సవాల్

ప్రజాశక్తి - కలెక్టరేట్, ఎంవిపి.కాలనీ : జి 20 పనుల పేరిట ప్రజా ధనాన్ని జివిఎంసి దుర్వినియోగం చేసిందని, ప్రస్తుతం ఖజానా ఖాళీ అయిందని, దీనిపై వైసిపి పాలకవర్గం బహిరంగ చర్చకు రావాలని సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు శుక్రవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. జి-20 సమావేశాల పేరిట జివిఎంసి ఆదాయంలో రూ.115 కోట్లకు పైగా దుర్వినియోగం చేసి గొప్ప అభివృద్ధి చేసినట్లు కమిషనర్, మేయర్ ప్రెస్‌మీట్‌లు పెట్టి సమర్థించుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చర్యలకు పాల్పడ్డారన్నారు. జివిఎంసి చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని వైసిపి పాలక వర్గాన్ని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవంగా జి-20 దేశాల సన్నాహక వర్కింగ్ గ్రూపు సమావేశాలకూ, జివిఎంసికీ ఎలాంటి సంబంధమూ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమావేశాల ఖర్చును పూర్తిగా భరించాలని, కానీ జివిఎంసి మీద ఒత్తిడి తెచ్చి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లు జివిఎంసి వ్యవహరించిందన్నారు. సుందరీకరణ, డివైడర్లు, సెంటర్ మీడియన్ల నిర్మాణం, పెయింటింగ్‌లు, బొమ్మలు, వ్యూపాయింట్లు, రాక్ పెయింటింగ్, చెట్లు తదితర వాటికి


డాక్టర్ బి.గంగారావు

రూ.160 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారన్నారు. గతంలో నరేంద్ర మోడీ విశాఖ వచ్చినప్పుడు కూడా దాదాపు రూ.30 కోట్లకుపైగా జివిఎంసి నిధులు ఖర్చు చేశారన్నారు. గ్లోబల్ ఇన్వెస్టెర్స్ సమ్మిట్ పేర మరో రూ.30 కోట్లు నీళ్లపాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పు డల్లా పెద్ద ఎత్తున జివిఎంసి నిధులు ఖర్చు పెడుతున్నారని, దీంతో జివిఎంసి ఖజానా ఖాళీ అవుతోందని తెలిపారు. మరోపక్క ప్రజల మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం లేదన్నారు. బాగా కమీషన్లు వచ్చే వాటిపైన, ప్రజలకు నిరుపయోగమైన వాటిపైన వాస్తవ అంచనాలపై రెండు రెట్లు అధికంగా చూపి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మురికి వాడలు, కొండవాలు ప్రాంతాలు, విలీన ప్రాంతాలు, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, మధురవాడ ప్రాంతాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. గడిచిన రెండేళ్లలో కోటి రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టని వార్డులు సగం ఉన్నాయన్నారు.

అర్హులందరికీ సంక్షేమ లబ్ధి


మాట్లాడుతున్న ఆనందకుమార్

ప్రజాశక్తి -గోపాలపట్నం : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేసిన ఘనత సిఎం జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక కుమారి కల్యాణమండపంలో ప్రజాపథం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పార్టీలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. విద్యాభివృద్ధికి నాడునేడు నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన, డిజిటల్ బోధనకు అనువుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, అమ్మఒడి, విద్యా, వసతి దీవెన వంటి విద్యాపథకాలతోపాటు ఆసరా, చేయూత, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజలకు కోట్లాది రుపాయల సంక్షేమ లబ్ధి చేకూర్చామన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల పాలనా వ్యత్యాసాలను వివరిస్తామన్నారు. జివిఎంసి కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, కార్పొరేటర్లు ముర్రు వాణి, పివి సురేష్, గుండాపు నాగేశ్వరరావు, మార్కెటింగ్ చైర్మన్ ఆల్ఫా కష్ణ, ట్రేడ్ యూనియన్ నాయకులు కలిదిండి బద్రీనాథ్ పాల్గొన్నారు

'ఆసరా'తో మహిళాభ్యున్నతి

టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి

ప్రజాశక్తి- సీతమ్మధార : వైఎస్సార్ ఆసరా తోనే మహిళాభ్యుదయం జరుగుతుందని ఉత్తరాంధ్ర వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆసరా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉత్తర నియోజకవర్గం పరిధిలోని, డిఎల్‌బి క్రీడా ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జి, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసిపి నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థికస్వావలంభనతోనే దేశాభివృద్ధి సాధ్యమని సిఎం జగన్ విశ్వసించడం వల్లే మహిళల పేరిట పలు సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 3,223 డ్వాక్రా గ్రూపులలోని 33,249మందికి రూ.20.30 కోట్ల ఆసరా లబ్ధి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ సిఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా ప్రజలకే అందుతున్నాయన్నారు. కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ మహిళలు జీవనోపాధికి ఆసరా ఉపయోగపడుతుందన్నారు. ఎంపి ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ ఇచ్చిన


మహిళా లబ్ధిదారుతో మాట్లాడుతున్న సుబ్బారెడ్డి

ప్రతిహామీని అమలు చేసిన ఘనత సిఎం జగన్‌దేనన్నారు. నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు మాట్లాడుతూ, సిఎం జగన్ మహిళా పక్షపాతి అని, అందుకే సంక్షేమ పథకాలన్నీ వారి పేరునే అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పికెసిఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మి , డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్, మాజీ ఎమ్మెల్యే తైనాల కుమార్, బీసీ కార్పొరేషన్ సభ్యులు పక్కి దివాకర్, జివిఎంసి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు కంప హనోక్, సారిపిల్లి గోవింద్, అల్లు శంకరరావు, అనిల్ కుమార్ రాజు, సాడి పద్మా రెడ్డి, బర్కత్ అలీ, ముర్రు వాణి, రొయ్యి వెంకటరమణ, వావులపల్లి ప్రసాద్, పి రమణకుమారి, వెంగళరావు, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపినాయుడు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

ప్రజాశక్తి -కంచరపాలెం : విశాఖ అగ్రపీఠం పునీత రాయప్ప ఆలయంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, దివ్య పూజబలి నిర్వహించారు. విచారణ కర్తలు రెవరెండ్ ఫాదర్ జాన్‌ప్రకాష్ పలువురు పెద్దల పాదాలను కడిగారు. దేవమాత గృహ నుంచి రక్షణగిరి కొండపైకి పరిశుద్ధ శిలువ మార్గాన్ని నిర్వహించారు. అగ్ర పీఠాధిపతులు రెవరెండ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ శిలువయాత్రలో పాల్గొన్నారు. అనంతరం రక్షణ గిరికొండపై దివ్యపూజ నిర్వహించారు. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లోని జోజప్పఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక పూజ బలి సమర్పించారు.

సీతమ్మధార : 25 వార్డు గణేష్‌నగర్‌లో సీయోను మందిరం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్, జివిఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు సారిపిల్లి గోవింద్ పాల్గొన్నారు. క్రిస్టియన్లకు గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ సండే ప్రాముఖ్యతను పాస్టర్ శివశంకర లాజరస్ వివరించారు. అడ్వకేట్ ఎ.రాజకుమార్, విజయ్, ఏసురాజు, కిరణ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

నక్కపల్లి:మండలంలోని శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నక్కపల్లి, చినతీనార్ల, కాగిత, చిన దొడ్డిగల్లు, న్యాయంపూడి,


ఎస్.రాయవరంలో శిలువ యాత్ర నిర్వహిస్తున్న క్రైస్తవులు

చందనాడ తదితర గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలను సుందరంగా అలంకరించారు.ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన తీనార్ల చర్చిలో ఎంపీటీసీ సభ్యులు ఎం.నాగేశ్వరరావు సందేశాన్ని ఇచ్చారు.

ఎస్.రాయవరం:తిమ్మాపురంలో ఆర్‌సిఎం చర్చి సభ్యులు యేసుక్రీస్తు శిలువ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలో క్రీస్తు సువార్తను ఫాదర్ ప్రేమ్ కుమార్ వినిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి : గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనకాపల్లిలో ఆర్‌సిఎం చర్చిలో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఆయనకు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు జోసెఫ్ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, క్రీస్తు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని, ఆయన చూపిన శాంతి మార్గంలో ప్రజలు నడుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

కశింకోట : కశింకోట రైల్వే స్టేషన్ వద్ద చర్చిలో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టిడిపి నాయకులు ఉగ్గిన రమణమూర్తి, వేగి గోపికృష్ణ, సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, కాండ్రేగుల సతీష్, తాకాసి కృష్ణ, వేగి వెంకటరావు, మళ్ళ లోవకృష్ణ, ఆడారి నర్సింగరావు, జగన్నాధం, పెంటకోట సత్యనారాయణ, పెంటకోట తాతారావు, రెడ్డి త్రినాథ్, వేగి సాయి పాల్గొన్నారు.

నేరాలు ఘోరాలు

రైల్వే ట్రాక్‌పై మృతదేహం

ప్రజాశక్తి- పెందుర్తి : చింతలాగ్రహారం గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద రీతిలో మృతి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. జిఆర్‌పి ఎస్ ఎస్ఐ బాలాజీరావు తెలిపిన వివరాల ప్రకారం చింతలగ్రహారం సమీపంలో రైల్వే ట్రాక్‌పై మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సంఘటనాస్థలికి వెళ్లి పరిశీలించామన్నారు. రైలు ప్రమాదం వల్ల మృతి చెందాడా? లేకుంటే మరణానికి ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ప్రజాశక్తి- పెందుర్తి : మండలంలోని దువ్వపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి..రైల్వే ప్రాంతానికి చెందిన ఎస్ లోవరాజు(36), జియో ఫైబర్ నెట్ లో పనిచేస్తున్నాడు. శుక్రవారం పని ముగించుకొని జుత్తాడ నుంచి వెళ్తుండగా దువ్వపాలెం వద్ద మినీ వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన లోవరాజు అక్కడికక్కడే మృతి చెందారు. అందిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు, ప్రమాదకారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

రూ.18 లక్షలతో పిహెచ్‌సి ఆధునికీకరణ

ప్రజాశక్తి-పద్మనాభం: మండలంలోని రేవిడి పిహెచ్‌సిని రూ.18 లక్షలతో ఆధునికీకరణ పనులకు శుక్రవాం స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తంశెట్టి మాట్లాడుతూ, రూ.13లక్షల మండల పరిషత్ నిధులు, రూ.5లక్షల 15వ ఆర్థికసంఘం నిధులతో పిహెచ్‌సి ఆధునికీకరణ పనులు చేపట్టి, రోగులు, సిబ్బందికి సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపిపి కె రాంబాబు, జెడ్‌పిటిసి గిరిబాబు, పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల వితరణ

ప్రజాశక్తి-పద్మనాభం :మండలంలోని రేవిడి పంచాయతీ, రౌతుపాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్.లక్ష్మణ్ కుటుంబానికి డొక్కా సీతమ్మ సేవాదళ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యవసర సరుకులు ఆందించారు. సేవాదళ్‌కు చెందిన మజ్జి జనార్ధన్ తన సొంత నిధులు రూ.1500లు వెచ్చించి, నిత్యావసరాలను కొనుగోలు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. జి.శ్రీను, ఆర్.అప్పన్న, రమణ పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి -గోపాలపట్నం : 89వ వార్డు భగత్‌సింగ్ నగర్ జంక్షన్ వద్ద. జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. జనసేన నాయకులు జోగా వెంకటేష్ మాట్లాడుతూ వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు పవన్‌కళ్యాణ్ స్ఫూర్తి, ఆదేశాలతో డొక్కా సీతమ్మ పేరు మీద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నారు. 89వ వార్డు జనసేన నాయకులు లంకి అప్పలరాజు ఎల్లంకి అవినాష్ పాల్గొన్నారు.

సందడిగా సింహాద్రి అప్పన్న ఉంగరం సేవ

ప్రజాశక్తి- సింహాచలం: సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా గురువారం రాత్రి ఉంగరం సేవ వేడుకలను ఆద్యంతం గందరగోళం, సందడిల మధ్య భక్తిప్రపత్తులతో నిర్వహించారు.ఉదయ దేవేరులతో కలిసి స్వామి విహారయాత్రకు వెళ్లగా, స్వామివారి ఉంగరం పోయిన ఘట్టాన్ని ఆద్యంతం భక్తిరంజకంగా జరిపారు. శుక్రవారం ఉదయం పోగొట్టుకున్న స్వామి ఉంగరం వెతుకులాట వేడుక సందడిగా సాగింది. ఆలయానికి వచ్చిన భక్తులతోపాటు ట్రస్ట్ బోర్డ్ సభ్యులను, ఆలయ ఉద్యోగులను దొంగల్లా పట్టుకుని, ఉంగరం కోసం అర్చకులు ప్రశ్నించే ఘట్టం ఉద్రిక్తంగా సాగింది. ఇది నిజమేననుకుని స్వామి దర్శనానికి వచ్చిన గీతం కాలేజీ విద్యార్థులు, గుంటూరు నుంచి మొదటి పెళ్లిపత్రిక స్వామికి సమర్పించేందుకు వచ్చిన ఇద్దరు మహిళలు, ఇలా పలువురు తొలుత భయాందోళనకు గురైనా, తర్వాత ఉత్సవంలో భాగంగా నిర్వహించే వినోద వేడుక అని తెలుసుకుని సంబరపడి ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరకు స్వామి మునుకుల మధ్య పోగొట్టుకున్న ఉంగరం దొరికిన సన్నివేశంతో ఉంగరం సేవ వేడుకగా ముగిసింది. ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు టిపి రాజగోపాల్, అర్చకులు సీతా రామాచార్యులు, ట్రస్ట్ సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజ్, దేవస్థానం ఎఇఒ శ్రీనివాసరావు, ఇఇ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

భెల్ హెచ్ఆర్‌ను కలిసిన సిఐటియు నేతలు



హెచ్ఆర్ రాజుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న భెల్ సిఐటియు నేతలు

ప్రజాశక్తి -గాజువాక: భెల్ హెచ్ఆర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంవిఎస్ఎన్ రాజును భెల్ సిఐటియు నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. హెచ్ఆర్‌ను కలిసిన వారిలో భెల్ సిఐటియు నేతలు జిటిపి ప్రకాష్, కె.విజయ్‌కుమార్, ఎస్ జగన్నాధరావు, పి కనకారావు, కె.నారపరెడ్డి, ఎస్ అప్పారావు, కె.పవన్ కుమార్, జి చిన్నబాబు, ఇ.కృష్ణమూర్తి ఉన్నారు.

విద్యార్థులకు హిందీ భాషా సర్టిఫికెట్లు



సర్టిఫికెట్లు అందుకున్న హిందీ విద్యార్థులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : రాష్ట్ర భాషా ప్రవీణ, రాష్ట్ర భాషా విశారద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆదర్శ హిందీ ప్రేమీ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కెఎస్ఆర్ కృష్ణారావు, గౌరవాధ్యక్షులు గంటా నూకరాజు శుక్ర వారం సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముందు కెఎస్ఆర్ కృష్ణారావు తన 70వ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఎస్ వెంకటలక్ష్మి, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

బీమా తక్షణసాయం అందజేత



బీమా సాయం అందజేస్తున్న సురేష్ యాదవ్

ప్రజాశక్తి -ములగాడ :కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో మృతి చెందిన వార్డు పరిధిలోని బోడపాటి తిలక్ విజయ్‌కుమార్ కుటుంబాన్ని వార్డు వైసిపి అధ్యక్షుడు పుర్రె సురేష్‌యాదవ్ శుక్రవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ బీమా వర్తించడంతో తక్షణసాయం కింద ప్రభుత్వపరంగా రూ.10వేలు సాయాన్ని అందించారు. మిగతా బీమా పరిహారం మృతునికి నామినీగా ఉన్న వ్యక్తి ఖాతాలో జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.

ఉత్సవ వేళ మహిళకు గాయం

ప్రజాశక్తి- సింహాచలం: సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవంలో భాగంగా శుక్రవారం వినోదోత్సవానికి వచ్చిన మహిళ భక్తురాలు గాలిగోపురం గుండా ఆలయంలోకి వెళ్తున్న సమయంలో పెయింటింగ్ పనులు చేస్తున్న వస్తువు ఆమెపై పడడంతో రక్తస్రావమైన గాయమైంది. ఉత్సవాల సమయంలో ఇలాంటి పనులు పెట్టుకోవడం, పనుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై పలువురు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పనులు చేస్తున్న కూలీలకు సైతం కనీస భద్రత, రక్షణ చర్యల్లేకుండా పనులు జరిపించడంపై పలువురు మండిపడుతున్నారు.

క్రీడలతో స్నేహభావం

- మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి
- మధురవాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రారంభం
- అట్టహాసంగా ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ
- మధురవాడ మాజీ క్రికెటర్లకు సన్మానం



ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -పిఎం.పాలెం: స్నేహ భావాన్ని పెంపొందించేవి క్రీడలేనని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మధురవాడకు చెందిన యువత సామాజిక స్పృహతో చెడుమార్గంలో వెళ్లకుండా క్రీడాస్ఫూర్తిని చాటడం శుభపరిణామమని కొనియాడారు. శుక్రవారం సాయంత్రం క్రికెట్ స్టేడియం బి.మైదానంలో మధురవాడ యువత, బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో ఈనెల 15నుంచి 23వరకు నిర్వహించనున్న మధురవాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు సంబంధించి ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు. మధురవాడ పరిసర ప్రాంత మాజీ క్రికెటర్లను ఘనంగా సత్కరించారు. పోటీలను రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ దిశ ఎసిపి సిహెచ్.వివేకానంద, కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సభ్యులు వంకాయల మారుతి ప్రసాద్, ఆరవ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక పాల్గొని సంయుక్తంగాప్రారంభించారు.

ఈ ఎంపిఎల్‌లో 5, 6, 7, 8 వార్డులకు చెందిన ఎండివి.రాక్ స్టార్స్, బివిపి.బుల్స్, ఎండాడ హెచ్‌సిఎ ఎలివేన్స్, చంద్రంపాలెం ఎస్ అండ్ డి టైగర్స్, కొమ్మాది లయన్స్, పరదేశిపాలెం క్రికెట్ ఆర్మీ, పిఎంపి లెజెండ్స్, పికెపి.రాయల్ స్ట్రైకర్స్ ఎనిమిది క్రికెట్ జట్లు పోటీ పడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో సింహాచలం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ముదుండి రాజేశ్వరి, మాజీ కార్పొరేటర్ జగుపిల్లి అప్పలరాజు, 6వ వార్డు వైసిపి నేత పోతిన ఎల్లాజీ, పోతిన ప్రసాద్, పిల్లా రమణబాబు, 6వ వార్డు టిడిపి అధ్యక్షులు దాసరి శ్రీను, నక్కా శ్రీధర్, సీనియర్ నేత వాండ్రాసి రవి, జనసేన 6వ వార్డు మహిళా నాయకురాలు పోతిన అనూరాధ, నాగోతి ఆదినారాయణ (భాష), వి.శ్యామల, రాజునాయుడు, పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఔదార్యం

కెమెరా జర్నలిస్టు చిన్నా కుటుంబానికి ఆర్థిక సాయం



ఆర్థికసాయం అందజేస్తున్న చిన్నా చిన్ననాటి స్నేహితులు

ప్రజాశక్తి -కంచరపాలెం : తమతోపాటు చదువుకుని, అకాల మరణం పొందిన మిత్రుడి కుటుంబానికి తోటి పూర్వ విద్యార్థులు ఆర్థికంగా అండగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవలే పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా తామంతా కలుసుకున్నప్పుడు ఎంతో సందడి చేసి, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుల సత్కారంలో అంతాతానై వ్యవహరించిన మిత్రుడు ఆకస్మిక మరణంపై వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... కంచరపాలెం, 'ఆర్.పి పేట ఎంసిహెచ్ పాఠశాల 2002 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థి, సీనియర్ కెమెరా జర్నలిస్టు బోనుల చిన్న ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవలే అదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విశేష కృషి చేసిన వారిలో ఒకరైన చిన్నా హఠాన్మరణం సమాచారం తెలుసుకున్న తోటి మిత్రులంతా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మిత్రులంతా కలిసి రూ.1.30లక్షల విరాళాలను పోగేశారు. వాటిలో రూ.1.05లక్షలను చిన్న కుమారుడి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బాండ్‌తోపాటు, మరో రూ.25వేల నగదును తక్షణ ఆర్థిక అవసరాలకు అండగా ఉంటుందని భావించి మిత్రుడి కుటుంబానికి అందజేసి ఆదర్శంగా నిలిచారు. చిన్న కుమారుడు, భార్య, అమ్మలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇటీవలే తాము కలుసుకున్నప్పుడు ఎంతో సందడి చేసిన చిన్నా అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

సెలవు నిబంధనలను అతిక్రమిస్తే

కాలేజీ గుర్తింపు రద్దు

ప్రజాశక్తి- సీతమ్మధార: వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ, కోచింగ్‌ల పేరిట ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలను తెరిస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్‌సిపిసిఆర్) సభ్యులు గొండు సీతారాం హెచ్చరించారు.. నిబంధనలకు అతిక్రమించి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వేసవి సెలవులను పాటించకుండా, ఇష్టానుసారం కళాశాలలు తెరిస్తే తక్షణమే గుర్తింపు రద్దుతోపాటు శాఖాపరమైన ఇతర చర్యలు చేపట్టాలని ఆర్ఐఓలను ఆదేశించామన్నారు.

వాతావరణ శాఖ, వైద్య ఆరోగ్యశాఖల సూచనలకు విరుద్ధంగా అధిక ఉష్ణోగ్రతల మధ్య ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. బాలల హక్కుల చైర్పన్ కేసలి అప్పారావు సారధ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, బాలల హక్కుల పరిరక్షణకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ ఆదేశాల అమలులో అలసత్వం వహించిన అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫిర్యాదులను ఆర్ఐఓతో పాటు కమిషన్ మెయిల్ apscpcr2018@gmail.com కు పంపించాలని సూచించారు. కాలేజీల యాజమాన్యాలు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో

గల్ఫ్ దేశాలలో ఉపాధికి శిక్షణ

ప్రజాశక్తి -కంచరపాలెం : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హౌస్ కీపింగ్, కుకింగ్, కేర్ టేకర్ శిక్షణతోపాటు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పనకు అర్హులైన 18-45ఏళ్ల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాఅధికారి సాయికృష్ణ చైతన్య తెలిపారు. రాష్ట్రంలో పలువురు మహిళలకు ఉపాధి కోసం నకిలీ ఏజెంట్ల ద్వారా గల్ఫ్, ఇతర విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో కడప, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు చోట్ల హౌస్ కీపింగ్, కుకింగ్, కేర్‌టేకర్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణనిచ్చి, గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ విధానంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి అక్కడ ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా, భారత రాయబార కార్యాలయం వాటికి బాధ్యత వహించి సహకరిస్తుందన్నారు. కనీసం ఐదో తరగతి చదివి, చదవడం, రాయడం తెలిసిన మహిళలు మాత్రమే అర్హులని, మరిన్ని వివరాలుకు అసోసియేట్ మేనేజర్ కార్తీక్ 9494202677ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని సాయికృష్ణ చైతన్య సూచించారు.

నవజాత శిశువుకు గుండె శస్త్రచికిత్స విజయవంతం

★ విశాఖపట్నం కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత



గుండె ఆపరేషన్ చేసిన నవజాత శిశువును చూపుతున్న వైద్యులు

ప్రజాశక్తి -గాజువాక : పుట్టుకతోనే గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో జన్మించిన నవజాత శిశువుకు పుట్టిన 30గంటలలోపే అరుదైన, సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స చేశారు. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ప్రముఖ చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ అనిల్‌కుమార్ ధర్మపురం నేతృత్వంలో వైద్యబృందం ఈ ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను కార్డియోథొరాసిక్ సర్జన్, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ వివరించారు.

యువజంటకు పుట్టిన శిశువుకు పుట్టుకతోనే అబ్‌స్ట్రక్టెడ్ టోటల్ ఎనామలస్ పల్మనరీ వీనస్ కనెక్షన్ (టిఏపివిసి) అనే అనారోగ్య సమస్య ఉంది. దీంతో శిశువుకు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న చిన్నారికి అత్యవసరంగా కడల్స్ ఎన్ఐసియూ (నియోనాటల్ ఐసియూ)లో చేర్చారు. డాక్టర్ నిఖిల్ తెన్నేటి నేతృత్వంలోని శిశువైద్య నిపుణుల బృందం శిశువును పరీక్షించి, గుండె సంబంధిత సమస్య ఉందని అనుమానించారు. చిన్నపిల్లల గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ శాంతిప్రియ శిశువును పరీక్షించగా, టిఏపివిసి అనే సంక్లిష్టమైన గుండెసమస్య ఉందని నిర్ధారించారు.. దీని కారణంగా ఊపిరితిత్తుల నుంచి గుండెకు శుద్ధి చేసిన రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు గుండెకు ఎడమవైపు కాకుండా కుడివైపు డ్రెయిన్ అవుతున్నాయని, ఇలా కుడివైపు కలిసే రక్తనాళాల దగ్గర ఒక పెద్ద బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. దానివల్ల గుండెకు రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడి, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి పల్మనరీ హైపర్ టెన్షన్ ఏర్పడిందని; ఫలితంగా శిశువుకు ఊపిరి అందకపోవడంతో శస్త్రచికిత్సకు ముందు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చిందన్నారు.

నవజాత శిశువుకు గుండె సంబంధిత అత్యవసర మేజర్ ఆపరేషన్ అవసరమని గుర్తించి, టిఏపివిసి ఇంట్రా కార్డియాక్ రిపేర్ కోసం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. కేవలం 30 గంటల వయసున్న శిశువు గుండె కణజాలాలు చాలా సున్నితంగా ఉండడంతో మత్తు ఇవ్వడం, ఇంటెన్సివ్ కేర్‌లో సంరక్షణ వంటి సాంకేతికపరంగా సంక్లిష్టం, సవాల్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. శిశువును రెండు రోజులపాటు నియోనాటల్ యూనిట్‌లో ఉంచి, కోలుకున్నట్లు నిర్ధారించుకోవడంతోపాటు శిశువు పాలు కూడా తాగుతుండడంతో డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ అనిల్‌కుమార్ వెల్లడించారు.

కళాసీలకు పనులు కల్పించకుంటే పోరాటం ఉధృతం

◆ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు
◆ మూడో రోజుకు రసూల్ డెకర్ ముఠా కార్మికుల ఆందోళన



వంటా వార్పు చేసి భోజనాలు చేస్తున్న కళాసీలు

ప్రజాశక్తి-అచ్యుతాపురం

అచ్యుతాపురం ఎస్ఇజెడ్‌లోని రసూల్ డెకర్ ప్లైవుడ్ కంపెనీలో కళాసీలకు తక్షణమే పనులు కల్పించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. కంపెనీ ఎదుట ముఠా కార్మికులు చేస్తున్న ఆందోళన మూడో రోజుకు చేరింది. శుక్రవారం ముఠా కార్మికులు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పెద్దలు, పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన ఒప్పందం ప్రకారం లోడింగ్, అన్ లోడింగ్ పనుల్లో కళాసీలకు కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెజ్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సింది పోయి, ఉన్న ఉపాధిని దెబ్బతీయడం అన్యాయమన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని కళాసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, కళాసీలు గొర్లి నాగేశ్వరరావు, గొర్లి సత్తిబాబు, నానాజీ, గుర్రం సూరిబాబు, అప్పలనాయుడు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డిఎంహెచ్ఒ డాక్టర్ హేమంత్

'ఫ్యామిలీ డాక్టర్'తో పేదల ఇంటికి వైద్యం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్

ప్రజాశక్తి-కె.కోటపాడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకం చాలా గొప్పదని, దీని ద్వారా పేదలకు ఇంటి వద్దే వైద్య సేవలు అందుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్ అన్నారు. మండలంలోని ఎల్‌వి.పాలెం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ శైలజ అవినీతిపై మెడికల్ సిబ్బంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో శుక్రవారం డిఎంహెచ్ఒ ఆ పిహెచ్‌సిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య బృందం ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలు గుండె, బిపి, సుగర్ వంటి జబ్బులతో సతమతమవుతున్నారని, పేదలకు 60 రకాల పరీక్షలు ప్రతి పిహెచ్‌సిలో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. నాటు వైద్యం, ఆర్‌ఎంపి వైద్యులకు ప్రజలు కనెక్ట్ అవ్వడంతో ఉపయోగం లేని మందులు ఎక్కువగా వాడి పలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. అర్హత లేని వైద్యుల వల్ల ప్రాణాలకు ప్రమాదమన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ శైలజ, మెడికల్ సూపర్ వైజర్ జి.సన్యాసిరావు, సిబ్బంది పాల్గొన్నారు.



వైద్య సేవలు పొందుతున్న ప్రజలు

వైద్య శిబిరానికి స్పందన

ప్రజాశక్తి-చోడవరం

అనిల్ నీరుకొండ ఆసుపత్రి సారథ్యంలో స్థానిక నూకాంబిక కళ్యాణ మండపంలో చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో చోడవరం పరిసర ప్రాంతాల నుండి అనేకమంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స కోసం కొంతమందిని ఎంపిక చేశారు. శిబిరానికి వచ్చిన వారందరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ఆసుపత్రికి చెందిన 15 మంది వైద్య బృందం సేవలు అందించారు.

స్నేహితురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

ప్రజాశక్తి-అచ్యుతాపురం

తమతో పాటు చదువుకున్న స్నేహితురాలు ప్రస్తుతం కష్టాల్లో ఉందని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు. అమ్మతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004వ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన కొరుపోలు రమణమ్మ కుటుంబ పరిస్థితి ప్రస్తుత బాగోలేదని ఆ బ్యాచ్ విద్యార్థులు తెలుసుకున్నారు. ఆమెకు సహాయం చేయాలని తోటి పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. తల ఓ చేయి వేసి ఆమెకు రూ.10వేలు నగదు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను సమకూర్చారు. నర్సీపట్నంలో నివాసం ఉంటున్న ఆమె వద్దకు శుక్రవారం కొంతమంది స్నేహితులు వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నీకు మేమున్నామన్న భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 2004 బ్యాచ్ విద్యార్థులు దరిమిరెడ్డి ప్రసాద్, కిల్లాడి బాపూజీ, అనిల్, కొరుపోలు గణేష్, సన్యాసినాయుడు, దేవుడు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.



ఆర్థిక సాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

రీ సర్వేపై రైతులకు అవగాహన

సిఎం అడిషనల్ సెక్రటరీ ముత్యాలరాజు



సర్వే వివరాలు తెలుసుకుంటున్న ముత్యాలరాజు

ప్రజాశక్తి-సబ్బవరం

రాష్ట్రంలో చేపడుతున్న భూముల సమగ్ర రీ సర్వేపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టితో కలిసి ఆయన సబ్బవరం మండలం అయ్యన్నపాలెం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. రోవర్స్‌తో స్టోన్ ప్లాంటేషన్ (సర్వే రాళ్లు వేయడం) ట్యాగ్ మార్కింగ్, అక్షాంశ, రేఖాంశాలను అనుసరించి భూమి సరిహద్దులను, సరిహద్దు రాళ్లను గుర్తించడం, కొలతల ప్రకారం పొలం విస్తీర్ణం గుర్తించడం వంటి పనులను పరిశీలించారు. రీ సర్వే గురించి, అధికారులు ఏ విధంగా చేస్తున్నారు, దీని మూలంగా లాభం ఉందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పట్ల రైతులు సానుకూలంగా స్పందించారు. పొలం సరిహద్దులు స్పష్టంగా తెలుస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో చేపట్టిన రీ సర్వే మూలంగా స్పష్టమైన మ్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. దీనివల్ల భూ సరిహద్దు సమస్యలు పూర్తిగా సమసిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి, నర్సీపట్నం, అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ, జయరాం, తహశీల్దార్ బి.సత్యనారాయణ, మండల సర్వేయర్ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ వీరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కెజిబివిలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ప్రజాశక్తి- రాంబిల్లి

స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి, 7, 8 తరగతులలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపల్ పైలా కళ్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్మీడియట్‌లో బాలికలు ఉపాధి అవకాశాలకు మెండుగా ఉన్న మల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో 40 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అనాథలు, బడి మానేసిన విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు, వలస కుటుంబాలు చెందిన బాలికలు కెజిబివిలో చేరడానికి అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎల్లయ్య గ్రోయిన్ల పరిశీలన

ప్రజాశక్తి- అనకాపల్లి

మండలంలోని తుమ్మపాల వద్ద శారదానదిలోని ఎల్లయ్య గ్రోయిన్లను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రోయిన్లు దెబ్బ తింటే పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్యాకేజీలపై పెట్టిన శ్రద్ధ అనకాపల్లి నియోజకవర్గంలోని రైతుల సమస్యలపై పెద్ద లేదని ఆరోపించారు. వైసిపి పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందన్నారు. వెంటనే దెబ్బతిన్న గ్రోయిన్లను మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొణతాల శ్రీనివాసరావు, కర్రి బాబి, ఆడారి గోవింద రావు, నడిపల్లి గణేష్, రాపేటి రామ్ కుమార్, చదరం కాశీ, చెక్కల శ్రీనివాసరావు, కొత్తపల్లి జయరాజు, సందిన చినబాబు, నడిపల్లి బోసుబాబు, గొర్లి శ్రీను, ఆకుల శ్రీను, బలరాం, రమేష్ పాల్గొన్నారు.



గ్రోయిన్‌ను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా, టిడిపి నాయకులు

10 నుంచి నాబ్ నిర్వాసితులకు పరిహారం పంపిణీ



మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి రాజు

ప్రజాశక్తి అచ్యుతాపురం

ఎన్ఎవిబి పరిధిలోని నిర్వాసిత మత్స్యకారులకు ఈ నెల 10వ తేదీ సోమవారం నుంచి పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే యువి.రమణమూర్తిరాజు తెలిపారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాబ్ నిర్వాసితుల ధర్నా, పరిష్కారం విషయంపై మాట్లాడారు. 150 రోజులకు పైగా నాబ్ నిర్వాసితులు పోరాటం చేశారని, దీంతో 200 పడవలు వేట నిలిచిపోయిందని తెలిపారు. 2000 మత్స్యకార కుటుంబాలు సముద్రంలో చేపలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారికి అన్యాయం జరిగిందని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు నేవల్ అధికారులు, ముఖ్యమంత్రి, ఫిషరీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, చివరకు ఒక పరిష్కారం వచ్చిందని పేర్కొన్నారు. మొదట విడతగా ప్రతి బోటుకు రూ.2.50 లక్షలు చొప్పున, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.1.30 లక్షల చొప్పున పరిహారం పంపిణీ సోమవారం నుంచి జరుగుతుందని చెప్పారు. మేజర్లకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ పెండింగ్లో ఉందన్నారు. జీవో నెంబర్ 230 ప్రకారం ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున పరిహారం వస్తుందన్నారు. నేవల్ బేస్ ఆధీనంలో ఉన్న కొప్పుగుండు పాలెం పొలాలకు వెళ్లే రహదారిని గ్రామస్తులకు ఇవ్వడానికి నేవల్ బేస్ అధికారులు ముందుకొచ్చారని, అందుకు రెండింతల స్థలాన్ని వాకపాడు వద్ద నేవీకి ప్రభుత్వం కేటాయించనుందని తెలిపారు. నేవల్ బేస్‌కు అనుకూలంగా పడవలను వెంటనే అక్కడ నుంచి తరలించాలని మత్స్యకారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిసిబి మాజీ ఛైర్మన్ యు.సుకుమార్ వర్మ, నాయకులు డిఎస్ఎన్ రాజు, శ్రీను రాజు, నేవల్ బేస్ నిర్వాసిత ప్రతినిధులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న అనకాపల్లి డిఎస్‌పి మహేష్

సింహాచలంనాయుడు మృతిపై దర్యాప్తు ముమ్మరం

అనకాపల్లి ఇన్‌ఛార్జి డిఎస్‌పి మహేష్

ప్రజాశక్తి-దేవరాపల్లి

మండల కేంద్రం దేవరాపల్లికి చెందిన యువకుడు జామి సింహాచలం నాయుడు అనుమానాస్పద మృతిపై విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని, దీనిపై ఎవరూ అపోహలకు గురుకావద్దని అనకాపల్లి ఇన్‌ఛార్జి డిఎస్‌పి ఎం.మహేష్ తెలిపారు. విచారణ నిమిత్తం ఆయన శుక్రవారం దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ కేసులో పలువురుని విచారించిన అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ కేసు విషయంలో రాజకీయ కోణంలో ఆలోచించకుండా నిష్పక్షపాతంగా ఎటువంటి అనుమానాలకు తోవ లేకుండా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే సింహాచలం నాయుడు మృతికి సంబంధించిన సాక్ష్యధారాలను తమ కార్యాలయానికిగాని, కె.కోటపాడు సిఐకిగాని, దేవరాపల్లి ఎస్ఐకి గాని సమర్పించాలని కోరారు. దీనిపై ఇప్పటికే 25 మందిని విచారించామని, ఇంకా కేసు దర్యాప్తులోనే ఉందని, త్వరలోనే కేసు పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల్లో పోలీసులపైనా, పోలీసు వ్యవస్థపైనా అసభ్యకరంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎస్.తాతారావు, ఎస్ఐ డి.నాగేంద్ర పాల్గొన్నారు.

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

ప్రజాశక్తి- కశింకోట

ప్రేమ విఫలమై ఒడిశాకు చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి కశింకోటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కశింకోట వద్ద శారదా నది గట్టు పక్కన మోదమాంబ గుడి దగ్గరలో ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రం, కొర్లమాల్ గ్రామానికి చెందిన గోవర్ధన్ బాగ్ (21) అనే యువకుడు పని చేస్తున్నాడు. ప్రేమ విఫలం కావడంతో సదరు ఇటుక బట్టీకి దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు గురువారం రాత్రి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఇది గమనించిన ఇటుక బట్టీ యాజమాని పిచ్చుల చంద్రశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘటన స్థలానికి ఎస్ఐ ఆదినారాయణరెడ్డి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రామాలయం ప్రథమ వార్షికోత్సవం

ప్రజాశక్తి-అచ్యుతాపురం

మండలంలోనిఎర్రవరం గ్రామంలో రామాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయ ఆవరణలో అన్న సంబరాధన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగిరెడ్డి లక్ష్మి రాము, మాజీ సైనికుల సెల్ ప్రతినిధి ఆగ్గాల హనుమంతరావు, కమిటీ మెంబెర్లు అప్పికొండ రాము, గుండెల కనకారావు, మిలిటరీ అప్పారావు, శిరసపల్లి రవి, కొల్లాటి బాబురావు, గంగిరెడ్డి గౌరీ అప్పలరాజు, నర్మాల అప్పలస్వామి నాయుడు, శిరసపల్లి సత్తిబాబు, నర్మాల రమణ తదితరులు పాల్గొన్నారు.



పూజా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు

ఇరుకు రోడ్లతో ఇక్కట్లు

మాస్టర్ ప్లాన్‌తో పరిష్కారమయ్యేనా?



ఆక్రమణలతో కుచించుకు పోపయిన కూరగాయల మార్కెట్ రోడ్డు

ప్రజాశక్తి - యలమంచిలి

గ్రామపంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి యలమంచిలి ఎదిగి దాదాపు పదకొండేళ్ల దాటిపోయినా మౌలిక సదుపాయల కల్పనలో మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇరుకు రోడ్లు, సందులు ఎప్పటిలాగే ఉండిపోవడంతో పెరుగుతున్న జనాభా మూలంగా కిక్కిరిసిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు

పట్టణంలో దిమిలి రోడ్డు జంక్షన్‌లో మాంసం దుకాణాలు, కూరగాయల షాపులు, ఆటోలు, మోటారు సైకిళ్ల నిలిపివేతతో తరచూ ట్రాఫిక్ అంతరాయం జరుగుతోంది. అప్పడప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ నుంచి సైతారుపేట రోడ్డులో అడ్డూ అదుపూ లేకుండా ఆటోలు, సరుకుల వ్యాన్‌లు ఇష్టారాజ్యంగా తిరుగుతుండడంతో పాదచారులకు మార్కెట్‌కు వెళ్లడం దుర్లభంగా మారింది. అదే రోడ్డు నుండి కూరగాయల మార్కెట్‌కు వెళ్లే తోవ వ్యాపారుల ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఇదే మార్గంలో కూరగాయల మార్కెట్‌తో పాటు చేపల మార్కెట్ కూడా ఉండడంతో మరింత కిక్కిరిసిపోతుంది. ఈ వీధిలో కూరగాయల వ్యాపారులతో పాటు కిరాణా వ్యాపారులు, ఫ్యాన్సీ వ్యాపారులు వారి అమ్మకం వస్తువులు రోడ్డుమీద ప్రదర్శనకు పెట్టడంతో రోడ్డు మరింత ఇరుకై పోయింది. వీటిని తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులపై ఉన్నప్పటికీ వారు దృష్టి సారించడం లేదన్న అపవాదు ఉంది. ట్రాఫిక్ సమస్యకు మరో ముఖ్య కారణం మార్కెట్‌కు వచ్చే దిచక్రవాహన దార్లకు పార్కింగ్ సదుపాయం లేకపోవడం.

మాస్టర్ ప్లాన్‌తో పరిష్కారమయ్యేనా?

యలమంచిలి మున్సిపాలిటీ ట్రాఫిక్ నియంత్రణ కోసం నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. అందుకు కావలసిన సర్వే పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ ప్లాన్ ప్రకారం పాత జాతీయ రహదారి 100 అడుగులు, సైతారుపేట రోడ్డు 60 అడుగులు, రైల్వే స్టేషన్‌రోడ్డు 80 అడుగులు, పెదపల్లి రోడ్డు 80 అడుగులు విస్తరించే పథకం రూపొందించారు. సర్వే పనులైతే పూర్తయ్యాయి కాని, విస్తరణ పనులు ఎప్పుడు మొదలవుతాయో మాత్రం అధికారులెవరూ చెప్పడం లేదు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రోడ్ల విస్తరణ మొదలైతే, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు.



ఇరువైపులా వ్యాపారుల బైక్‌లతో నిండిపోపయిన భవనం వీధి

త్వరలో అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు మరమ్మతులు

రూ.200 కోట్లతో రహదారి విస్తరణ

ప్రజాశక్తి- అచ్యుతాపురం

రూ.80 లక్షలతో అచ్యుతాపురం - అనకాపల్లి రహదారి మరమ్మతు పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎలమంచిలి ఎమ్మెల్యే యువి.రమణమూర్తి రాజు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే ఆర్ అండ్ బి ఎస్ఇతో పలుమార్లు మాట్లాడడం జరిగిందని తెలిపారు. రూ.200 కోట్లతో అచ్యుతాపురం- అనకాపల్లి రహదారి విస్తరణ పనులు చేయడానికి ఆమోదం లభించిందని చెప్పారు. ఇందు కోసం సేకరించిన భూములకు, పక్కా భవనాల గృహ యజమానులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. దాని ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, పరిహారం చెల్లించిన వెంటనే రహదారి విస్తరణ పనులు ప్రారంభమవుతాయ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన పట్ల ఐదు ప్రశ్నలతో శుక్రవారం నుంచి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఈ సమావేశంలో డిసిసిబి మాజీ చైర్మన్ యు.సుకుమార్ వర్మ వైసిపి మండల అధ్యక్షులు దేశంశెట్టి శంకర్రావు, నాయకుడు కోన బుజ్జి, బోదుపు గోవింద, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు.

వసుధ ఫార్మాలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

ప్రజాశక్తి-రాంబిల్లి : అచ్యుతాపురం ఎస్ఇజెడ్‌లోని వసుధ ఫార్మా కెమికల్స్ కంపెనీలో శుక్రవారం ప్రమాదానికి గురై ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ దీనబందు కథనం ప్రకారం.... వసుధ ఫార్మా కెమికల్స్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాంట్రాక్ట్ కార్మికుడు వెంకటసుబ్బరాజు (32) కంపెనీ పైకప్పు వద్ద రేకులు శుభ్రం చేసి, తారు వేస్తుండగా రేకు విరిగి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటసుబ్బరాజును అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నక్కపల్లి మండలం, వేంపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు రాంబిల్లి ఎస్ఐ దీనబందు తెలిపారు.

అందరికీ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీలు



ర్యాలీని ప్రారంభిస్తున్న సిఐ లక్ష్మణరావు

ప్రజాశక్తి -తగరపువలస

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్ర వారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని భీమిలి సిఐ కె లక్ష్మణమూర్తి ప్రారంభించారు. ర్యాలీలో అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ సిఇఓ నిరంజన్‌కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధామాధవ్ త్రిపాఠి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత రత్నకుమారి, ఆపరేషన్ జనరల్ మేనేజర్ గణేష్ , సిబ్బంది, ఎన్నారై వైద్య కళాశాల విద్యార్థులు, అనిల్ నీరుకొండ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు

భీమిలిలో....: అనిల్ నీరుకొండ దంత వైద్యకళాశాల ఆధ్వర్యంలో భీమిలి బీచ్‌లో దంత వైద్య విద్యార్థులు నృత్య ప్రదర్శన ద్వారా చేతి, నోటి శుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. అందరికీ ఆరోగ్యం అంశంపై నాటిక ప్రదర్శించారు. సిహెచ్‌సి దంత వైద్యులు డాక్టర్ డి సిద్ధార్థకుమార్, అనిల్ నీరుకొండ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి , కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం అధికారి డాక్టర్ శివ కుమార్, ఉపాధ్యాయులు డాక్టర్ అవినాష్, పి జివిద్యార్థులు డాక్టర్ వర పసాద్, డాక్టర్ సాయి, దంత వైద్య విద్యార్థులు, వాలంటీర్లు,పాల్గొన్నారు.

ఆనందపురం: సంపూర్ణ ఆరోగ్యానికి మెరుగైన ఆహారపు అలవాట్లే ప్రధానమని ఆనందపురం పిహెచ్‌సి సామాజిక ఆరోగ్యాధికారి పి.సాంబమూర్తి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శొంఠ్యాంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు పి.సన్యాసిరావు, ఆరోగ్య కార్యకర్తలు గోర్లు సత్యవతి, జి.రమేష్, ఆశా కార్యకర్త ఉల్లి భారతి పాల్గొన్నారు.

ఎస్.రాయవరం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని మండలంలో సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు వైద్యాధికారులు శక్తి ప్రియ, వాసంతి తెలిపారు. హెల్త్ అసిస్టెంట్ మలేరియా ఇంఛార్జి నోడల్ అధికారి పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు వడదెబ్బ బారిన పడకుండా బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు టోపీ, జేబు రుమాలు, గొడుగు వంటి వాటిని వాడాలన్నారు. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, మజ్జిగ, గంజి, కొబ్బరి నీళ్లు, ఓ.ఆర్.ఎస్ ద్రావణం తాగాలన్నారు. జ్వరం తీవ్రత పెరిగితే ఫిట్స్ వంటి లక్షణాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.



సర్వసిద్ధిలో మాట్లాడుతున్న నోడల్ అధికారి ప్రసాద్

ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు తంటపురెడ్డి నాగేశ్వరరావు, బి. సత్యనారాయణ, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కశింకోట : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కశింకోటలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతిరావు ఆరోగ్యం కోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పి హెచ్‌ఓ సిహెచ్.సత్యనారాయణ, మురళీకృష్ణ, రామూర్తి, సత్యవతి, మున్ని, విజయలక్ష్మి, సుభాని, పారామెడికల్ సిబ్బంది, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



కశింకోటలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

'మా నమ్మకం నువ్వే జగనన్న', 'జగనన్నే మా భవిష్యత్తు'తో...

ప్రజల చెంతకు పథకాలు



మాడుగులలో ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- యంత్రాంగం

ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని వైపిపి నాయకులు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో శుక్రవారం ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.

భీమునిపట్నం : స్థానిక నూకాలమ్మ గుడి వద్ద మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీమంత్రి పి బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు కార్యక్రమంలో మూడో వార్డు వైసిపి ఇంఛార్జి మైలపల్లి షణ్ముఖరావు, అధ్యక్షులు అల్లిపిల్లి నరసింగరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండాసు మధునాయుడు పాల్గొన్నారు

నాల్గో వార్డు కె నగరపాలెం, సచివాలయం 2, మంగమారిపేట, నరసింపనగర్ వద్ద మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తంశెట్టి ప్రారంభించారు. వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు పాల్గొన్నారు. ఒకటో వార్డు సంత పేటలో పిఏసిఎస్ అధ్యక్షులు అక్క రమాని రామునాయుడు, పార్టీ వార్డు అధ్యక్షులు జగుపిళ్ల ప్రసాద్, మాజీ కౌన్సిలర్ జీవి రమణ, నాయకులు చిన్నబాబు, కొప్పల కృష్ణ, పందిరి విజయ్, ఎస్ ప్రసన్న, సజన పాల్గొన్నారు.

ఆనందపురం: వైసిపి మండల అధ్యక్షులు బంక సత్యనారాయణ, జెసిసి కన్వీనర్ల ఇన్‌ఛార్జి గంధ్రెడ్డి శ్రీను, మండల పార్టీ యూత్ ప్రెసిడెంట్ చందక స్వామి ఆధ్వర్యంలో 18 సచివాలయాల్లో మానమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించారు. గండిగుండంలో కన్వీనర్ల ఇన్‌ఛార్జి శ్రీను. బంక సత్యం, స్వామి రామకృష్ణ, శొంఠ్యాంలో వైస్ ఎంపిపి పాండ్రంకి శ్రీను, కోరాడ ముసలినాయుడు, రౌతు శ్రీను, లోడగలవానిపాలెంలో పాండ్రంగి అప్పారావు, లోడగల రమణ, ఎంపిటిసి రౌతు శ్యామల, కనుమంలో సర్పంచ్ ఆబోతు అప్పల రాము, సచివాలయ కన్వీనర్ సింహాచలం నాయుడు, కుసులవాడ పంచాయతీ ఇచ్ఛాపురంలో సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మి శివాజీ, సంతోష్, పాలవలసలో రౌతు శ్రీను, నాగోతు శ్రీను పాల్గొన్నారు

గోపాలపట్నం: గోపాలపట్నంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ ప్రారంభించారు. ఉత్తరాంధ్ర జెసిఎస్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్‌రెడ్డి, జివిఎంసి కోఆప్షన్ సభ్యుడు భాస్కరరావు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్, కార్పొరేటర్లు ముర్రు వాణి, పివి.సురేష్, గుండపు నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షులు గునిసెట్టి శ్రీనివాసరావు, గొర్లె అప్పలస్వామినాయుడు, గేదెల మురళీకృష్ణ, దొడ్డి కిరణ్ పాల్గొన్నారు

సీతమ్మధార: 24వ వార్డు రేసపువానిపాలెంలో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డితో కలిసి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, రాష్ట్ర నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు మంను ప్రారంభించారు. గడపగడపకూ వెళ్లి జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. మాజీ కార్పొరేటర్ జివి రమణి, ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, 14వవార్డు కార్పొరేటర్ కె.అనిల్ కుమార్ రాజు, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, మాజీ కార్పొరేటర్ బాక్సర్ రాజు, జెసిఎస్ మండల ఇంచార్జ్ మురళీక్రిష్ణ రెడ్డి, డైరెక్టర్ పాండవ శ్రీను పాల్గొన్నారు.

పద్మనాభం : మద్ది గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్నను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. వైసిపి నియోజకవర్గ ఇన్‌చార్జి పి బాలరాజు, ఎంపిపి కె రాంబాబు, జెడ్‌పిటిసి గిరిబాబు, పార్టీ అధ్యక్షులు కె లక్ష్మణరావు. పాల్గొన్నారు

ఆరిలోవ : 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత ఆధ్వర్యంలో తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. వార్డు వైసిపి ఇన్‌చార్జ్ కెల్ల సత్యనారాయణ, పాల్గొన్నారు. 10వ వార్డులో... వైసిపి అధ్యక్షుడు పతివాడ కనకరాజు ఆధ్వర్యంలో బిఎన్ఆర్ నగర్‌లో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో ఎపి ఎడ్యుకేషన్ డైరెక్టర్ పతివాడ వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.

వేపగుంట : వేపగుంట జంక్షన్‌లో మా నమ్మకం నువ్వే జగనన్నను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో 94వ వార్డు అధ్యక్షుడు ఆదిరెడ్డి మురళీ, 95ంవ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, బండి సత్తిబాబు, నిర్మల పాల్గొన్నారు.

ఎంవిపి.కాలనీ : జివిఎంసి 16వ వార్డు రజకవీధి కమ్యూనిటీ హాల్ వద్ద 'జగనన్నే మా భవిష్యత్తు' పేరిట జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, విశాఖ ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, విఎంఆర్‌డిఎ ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎపిఐఐసి డైరెక్టర్ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు కెల్ల సునీత, మువ్వల లక్ష్మి, రోహిణి పాల్గొన్నారు.

మాడుగుల: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ మండల కన్వీనర్ బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. వైసిపి నేతలు సర్పంచ్ ఎడ్ల కళావతి, వైస్ సర్పంచ్ శ్రీనాధు శ్రీనివాసరావు, విజయలక్ష్మి, మహేశ్వరి, జ్యోతి, సాయి సత్తిబాబు పాల్గొన్నారు.

గొలుగొండ:పుత్తడిగైరంపేట, కంఠారం, లింగంపేట తదితర పంచాయతీల్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుత్తడి గైరంపేట సర్పంచ్ పత్తి రమణ, కంఠారం సర్పంచ్ రాజేశ్వరి గృహసారథులు పాల్గొన్నారు.

నర్సీపట్నం టౌన్: జగనన్నతోనే మన భవిష్యత్తు అని మున్సిపల్ చైర్ పర్సన్ జి.ఆదిలక్ష్మి పేర్కొన్నారు. ఆమె మున్సిపాలిటీ 3వ వార్డులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మామిడి శీను, బాలమ్మ, గొలుసు నరసింహమూర్తి పాల్గొన్నారు.

నర్సీపట్నం టౌన్ :జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కోరారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు యోగ క్షేమాలను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు.

ఎస్.రాయవరం: తిమ్మాపురం శివారు గోకులపాడు గ్రామంలో జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు పాల్గొన్నారు. గోకులపాడు దళిత కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

గొలుగొండ:మండలంలో పప్పుశెట్టిపాలెం పంచాయతీలో శుక్రవారం మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమం నిర్వహించారు. మండల వైసిపి యూత్ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, సర్పంచ్ విజయలక్ష్మి సంక్షేమ పథకాలను వివరించారు.

అనకాపల్లి:అధికార వైసిపి చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ తుమ్మపాల గ్రామంలోని మూడవ సచివాలయ పరిధి గుండాల వీధిలో ప్రారంభించారు. స్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభం చేశారు. విల్లూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్‌పి వైస్ చైర్‌పర్సన్ బివి.సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ శ్రీధర్ రాజు, వైసిపి నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకిరామరాజు, వైస్ ఎంపీపీ విల్లూరి సూర్యకుమారి, సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు, వైస్ సర్పంచ్ చిన్నా, పంచదార్ల కన్నా రావు పాల్గొన్నారు.

కశింకోట : ఉగ్గినపాలెం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని సర్పంచ్ కలగా గున్నయ నాయుడు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు.

సబ్బవరం : గుల్లేపల్లిలో నిర్వహించిన జగనన్నే మా భవిషత్తు కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రాము నాయుడు మాట్లాడారు. అంతకాపల్లిలో సర్పంచ్ నారాయణ మూర్తి, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ ఆధ్వర్యాన నిర్వహించారు. జెడ్‌పి వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, వైసిపి నాయకులు కొటాన రాము, సబ్బవరపు ముత్యాలనాయుడు, యడ్ల నాయుడు, సర్పంచ్ మంగ శ్రీను పాల్గొన్నారు.

చోడవరం : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పోస్టర్‌ను స్థానిక వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శుక్రవారం ఆవిష్కరించారు. ఎంపీపీ గాడి కాసు, వైస్ ఎంపీపీ బైన కుమారి ఈశ్వరరావు, వైసిపి నాయకులు దొడ్డి వెంకటరావు, సూర్యనారాయణ, పళ్ళ నర్సింగరావు, వెంపలి ఆనందేశ్వరరావు, సత్య, పినపోలు వెంకటేశ్వర్లు, రామచంద్ర రాజు పాల్గొన్నారు.

యలమంచిలి రూరల్ : మున్సిపాలిటీ పరిధి 20వ వార్డు పెద్దపల్లిలో మా నమ్మకం నువ్వే జగనన్న పోస్టరును వైసీపీ సీనియర్ నాయకుడు బొద్దపు ఎర్రయ్య దొర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి కుమార్ చిన్నమ్ములు, దుంగ అచ్యుతరావు, మాజీ కౌన్సిలర్ కోడిగుడ్డు రమణబాబు మున్సిపాలిటీ పరిధిలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నాయకులు

రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి -గొలుగొండ:విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 16న జరిగే జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్లను మండలంలోని చీడిగుమ్మల గ్రామంలో జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ, ఈ నెల 16న విజయవాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు (జైభారత్ ఎస్సీ, బిసి, ఎస్టీ సంస్థల ఐక్యవేదిక) విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జైభారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడాల వెంకటరమణ మాట్లాడుతూ, కుల నిర్మూలనకు, అసమానతల అంతానికి కట్టుబడి ఉందన్నారు. జైభారత్ ఎస్సీ పోరాట వేదిక ఉపాధ్యక్షులు ఎం.త్రిమూర్తులు మాట్లాడుతూ, కుల నిర్మూలన కోరుకునే ప్రతి ఒక్కరూ చలో విజయవాడ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నాబ్బాయి, ఉప సర్పంచ్ సత్యనారాయణ పాల్గొన్నారు.



ఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డిఎస్‌పి

ఎస్సీ కాలనీలో డిఎస్‌పి విచారణ

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి ఎస్సీ కాలనీలో 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బాబురావు వర్గీయులు, వీసం రామకృష్ణ మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి శుక్రవారం డీఎస్పీ ప్రవీణ్ కుమార్ విచారణ చేపట్టారు.ఎస్సీ కాలనీలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఘర్షణ జరిగిన వేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. గొడవకు కారణం, ఎవరెవరు ఉన్నారు అనే వివరాలను ఎస్ఐ శిరీషను అడిగి తెలుసుకున్నారు..

నేడు మత్స్యకారుల సమావేశం

ప్రజాశక్తి -నక్కపల్లి:మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఈనెల 8న శనివారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో విజెఎఫ్ ప్రెస్ క్లబ్‌లో జరిగే మత్స్యకారుల సమావేశానికి తరలి రావాలని మత్స్యకార జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిక్కి కోదండరాం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మత్స్యకారుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. మత్స్యకార నాయకులు, మేధావులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తాజా/ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సొసైటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, మహిళ నాయకులు, యువకులు, విద్యార్థులు,మత్స్యకార జేఏసీ సభ్యులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు.

కాంగ్రెస్ నేతల నిరసన

ప్రజాశక్తి-అరకులోయ రూరల్:బోయ/వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చితే సహించేది లేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్‌పర్సన్ పాచిపెంట శాంతకుమారి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు లేని బోయ,వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలలో గిరిజన హక్కులు, చట్టాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. గిరిజన శాసనసభ్యులు హక్కులు, చట్టాలు కాపాడటంలో విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.మోహన్‌రావు, కె.పోతురాజు, భగత్రాం, మొస్య, తదితరులు పాల్గొన్నారు.

ఆశాజనకంగా నువ్వుల సాగు

ప్రజాశక్తి- కోటవురట్ల:మండల వ్యాప్తంగా రబీలో సాగుతున్న నువ్వుల పంట ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం పూత దశలో ఉంది. మండలంలో రాజుపేట, కైలాస పట్నం, కోటవురట్ల, లింగాపురం, కొత్తపల్లి, ఎండపల్లి సహా పలు గ్రామాల్లో నువ్వుల పంట అధికంగా సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల పల్లపు ప్రాంత భూముల్లో నువ్వుల పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది.



ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి

బుచ్చింపేట పిహెచ్‌సి వైద్యాధికారి సునీత



ప్రజాశక్తి -రోలుగుంట:ఎండాకాలంలో ప్రజలం దరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రోలుగుంట మండలం బుచ్చింపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సునీత సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎండల్లో ఎక్కువగా తిరిగితే శరీరం అలసటకు లోనై డీహైడ్రేషన్ గురవుతారన్నారు. ముఖ్యంగా చర్మ, కళ్ల సమస్యలు అధికంగా వస్తాయని తెలిపారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ రోజుకి 5 నుంచి 6 లీటర్లు కాచి వడపోసిన నీటిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా వీలైనంత వరకు బయట తిరగరాదని, వెళ్లాల్సి వస్తే తలకు టోపి, వస్త్రం ధరించాలన్నారు.



రీ సర్వేను పరిశీలిస్తున్న అదనపు కార్యదర్శి

భూముల రీ సర్వేతో రైతులకు ప్రయోజనం

ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాలరాజు

ప్రజాశక్తి-మాడుగుల: ప్రస్తుతం జరుగుతున్న భూముల రీ సర్వే పట్ల రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు సూచించారు. శుక్రవారం మండలం లోని వీరనారాయణ గ్రామంలోని జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. సర్వే రాళు, తవ్వకాలు, ట్యాగ్ మార్కింగ్ వంటి పనులను పరిశీలించారు. భూమి హద్దులను సర్వే రాళ్లతో గుర్తించడం, కొలతలు బట్టి భూమి విస్తీర్ణం కొలవడం వంటి వివరాలను ఆయన పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్న భూముల రీ సర్వేతో భవిష్యత్తులో రైతులు మధ్య ఎటువంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఈ విషయాలు పట్ల రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సర్వేతో ఉపయోగాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. దీంతో రైతులు సానుకూలంగా స్పందించి తమ హద్దులు స్పష్టంగా తెలుస్తున్నాయని, ఇది తమకు ఎంతో ఉపయోగమని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, రెవెన్యూ అధికారులు చిన్నికృష్ణ, జయరాం, తహసీల్దార్ పీవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.



పరిశీలిస్తున్న ఆర్‌డిఒ జయరాం

ప్రభుత్వ భూముల హద్దులు గుర్తించాలి

ఆర్‌డిఒ జయరాం

ప్రజాశక్తి -రావికమతం: సర్వే నిర్వహించిన గ్రామాలలో ముందుగా ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి సర్వే రాళ్లను వేయాలని నర్సీపట్నం ఆర్డీవో జయరామ్ సూచించారు. మండలంలోని గుమ్మాలపాడు గ్రామంలో ఫిల్లింగ్ చేస్తున్న సర్వే రాళ్ల విధానాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ, ఇప్పటికే సర్వే నిర్వహించిన గుమ్మాలపాడు, చినపాచీల, కవగుంట, తదితర గ్రామాలలో స్టోన్ సర్వే ఫిల్లింగ్‌ను వేగ వంతం చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ భూములకు, చెరువులకు సర్వే రాళ్లు ఆయా హద్దులలో వేయడం జరుగుతుందన్నారు. దీంతో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ సతీష్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఏపీవో కాశి, సర్పంచ్ బంటు సన్యాసినాయుడు, ఎంపీటీసీ బంటు శ్రీనివాసరావు, వీఆర్వో మురళి తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీ


రోలుగుంట:స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి.జయరాం సందర్శించారు. రీ సర్వేపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను తహశీల్దార్ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు.

వాకపల్లి బాధితులకు

పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి

▶▶ రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ▶▶ ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల పోలీసు స్టేషన్ పరిధిలో 2007లో వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ పోలీసులు గిరిజన మహిళలపై లైంగిక దాడి ఘటనలో నిందితులకు శిక్షపడకపోవడం విషాద ఘటనగా మిగిలి పోతుందని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేంద్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థత, పోలీసు ఉన్నతాధికారులు నేరస్తులకు కొమ్ము కాయడమే దీనికి కారణమని ఆయన విమర్శించారు. కోర్టు తీర్పుననుసరించి తక్షణ దర్యాప్తు జరపని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలం జరిగిన విచారణ అనంతరం కోర్టు తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. దీన్ని గుణపాఠంగా తీసుకొని వేరే కేసుల్లో బాధితులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసులే నిందితులుగా ఉన్న ఘటనలో పోలీసులనే దర్యాప్తు అధికారులుగా నియమించడం సమంజసం కాదన్నారు. అత్యాచారం చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆనాడు ఐక్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన మహిళలు ఆందోళనలు చేసినప్పటికీ, దర్యాప్తు తీరు పట్ల పలు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని వెల్లడించారు. సిబి సిఐడి పోలీసులు సరిగ్గా దర్యాప్తు జరపలేదని, నేడు కోర్టు కూడా అదే విషయాన్ని తీర్పులో తెలియజేయడం గమనార్హమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దర్యాప్తు సక్రమంగా జరపని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన గ్రేహౌండ్స్ పోలీసులను శిక్షించాలని, బాధిత మహిళలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనుల పట్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని సురేంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోనంగి చిన్నయ్య పడాల్ ఉపాధ్యక్షులు పాంగి ధనుంజయ్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సురేంద్ర

అధికారులపై చర్యలు తీసుకోవాలి

గిరిజన మహిళా సంఘం నాయకులు

పాడేరు:జి.మడుగుల మండలం వాకపల్లి ఘటనలో ఆధారాలు లేకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసిన అధికారుల తీరును ఖండించారు. మండల కేంద్రంలో గిరిజన మహిళా సంఘం జిల్లా సెక్రటరీ ఏస్.హైమావతి, జిల్లా నాయకులు వివి జయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బాధితులకు న్యాయం చేయాలని ప్రజాసంఘులు పోరాటాలు చేస్తే 24 గంటలలో ఆధారాలు దొరక్కుండా అధికారులు చేశారన్నారు. ఈ కేసులో దోషులకు శిక్ష విధించకుండా విచారణ పేరుతో కాలయాపన చేశారన్నారు. దోషులకు శిక్ష పడకుండా అధికార్లు పోలీసులను కాపాడి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారన్నారు. ఆధారాలు లేకుండా చేసిన అధికార్లు శివదర్ రెడ్డి, అనందరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా చేసిన అధికారులను ఉద్యోగాల నుండి తొలగించి బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరారు.



మాట్లాడుతున్న హైమావతి, జయ


వాకపల్లి బాధితులకు పాక్షిక న్యాయం

కలెక్టరేట్ : ఉమ్మడి విశాఖ జిల్లాలోని జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లిలో 2007 ఆగస్టు 21న గ్రేహౌండ్స్ పోలీసులు 11 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసిన సంఘటనపై విశాఖపట్నం 11వ అదనపు జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పుతో మహిళలకు పాక్షిక న్యాయం జరిగిందని పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు టి.శ్రీరామమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

హెటిరో పైప్‌లైన్‌తో మనుగడ ప్రశ్నార్థకం

490వ రోజుకు మత్స్యకారుల ధర్నా

ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో మందుల కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా శుక్రవారం 490వ రోజుకు చేరింది. శిబిరం వద్ద మత్స్యకారులు పైప్ లైన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ, పైపులైన్‌కు వ్యతిరేకంగా 490 రోజుల నుండి తామంతా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి మార్గం చూపక పోవడం దారుణమన్నారు. కంపెనీ వ్యర్థ జలాలను ఇప్పటికే వేసిన పాత పైప్‌లైన్ ద్వారా సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద నశించి తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేట సాగక పోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తే తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వెలిబుచ్చారు. మత్స్యకారుల జీవన విధానం దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా వేస్తున్న పైప్ లైన్‌కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల స్వామి, పిక్కి రమణ, చేపల సోమేష్, బొంది నూకరాజు, దైలపల్లి వీర్రాజు, మైలపల్లి నల్ల, మైలపల్లి జాను, మైలపల్లి వెంకటేష్, వాసపల్లి వెంకటేష్, కారే కోదండ రావు తదితరులు పాల్గొన్నారు.



ఆందోళన చేస్తున్న మత్స్యకారులు